సీఎం జగన్‌తోనే సంక్షేమం

- కార్యకర్తల సమావేశంలో ఎంపీ తలారి రంగయ్య



మాట్లాడుతున్న ఎంపీ, సమన్వయకర్త తలారి రంగయ్య

శెట్టూరు: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని ఎంపీ, కళ్యాణదుర్గం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య అన్నారు. శనివారం మండలంలోని ఐదుకల్లు, యాటకల్లు, చిన్నంపల్లి, బచ్చేహళ్లి, కైరేవు, చెర్లోపల్లి, లక్ష్మంపల్లి, మాకొడికి గ్రామాల్లో పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో సమన్వయకర్తకు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో పింఛను రూ.75 లు ఇచ్చేవారని, గ్రామంలో ఎవ్వరైనా చనిపోతే మరో వ్యక్తికి పింఛను అర్హత వచ్చేదన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక అర్హతే ప్రామాణికంగా అర్హులందరికీ పించన్ అందజేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి రాజకీయాలు చేయమన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటానన్నారు. ఇప్పటికే ఎంపీ నిధులతో నియోజకవర్గంలోని ప్రతి మండలంలో పలు అభివృద్ధి పనులు చేశామన్నారు. భవిష్యత్‌లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం ఆయా గ్రామాలలో తాగునీరు, డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణాలపై ప్రజలు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. తక్షణ సమస్యలను పరిష్కరించడానికి చొరవ చూపుతానని ఎంపీ తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మంజునాథ్, పార్టీ మండల కన్వీనర్ శివన్న యాదవ్, మాజీ కన్వీనర్ సోమనాథ్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ముత్యాలు, మాజీ ఎంపీపీ రాంభీమప్ప, సర్పంచులు విరుపాక్షిగౌడ్, ఈరన్న, విరుపాక్షి, ప్రకాష్, గంగాధర్, వన్నూరుస్వామి, సత్యనారాయణరెడ్డి, పాలయ్య, సింగిల్‌విండో అధ్యక్షుడు కరణం ఎర్రిస్వామి, ఎంపీటీసీలు నాగమణి, మల్లేశు, నగేష్, నరసింహులు, జేసీఎస్ కన్వీనర్ తిమ్మరాజు తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యం

కళ్యాణదుర్గం: వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని ఎంపీ, కళ్యాణదుర్గం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య సూచించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం ఎంపీ సమావేశం నిర్వహించారు. అందరం కలిసికట్టుగా పనిచేసి కళ్యాణదుర్గంలో పార్టీ జెండాను మరోసారి ఎగురవేస్తామని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి, జేసీఎస్ కన్వీనర్లు ఆంజనేయులు, అర్చన, కౌన్సిలర్ లక్ష్మన్న, కో ఆప్షన్ సభ్యుడు అఫ్జల్, నాయకులు వెంకటేశులు, దొణస్వామి, రేవన్న, గోళ్ల సూరి, సురేష్, రామాంజనేయులు, టైలర్ శీను, కిరీటి యాదవ్, నారాయణ, రామిరెడ్డి, ఉమేష్‌రెడ్డి, హబీబ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

క్లుప్తంగా

మార్మోగిన అక్కదేవతల నామస్మరణ



అక్క దేవతలకు పూజలు నిర్వహించిన దృశ్యం

కూడేరు: మండలంలోని అరవకూరులో నూతనంగా నిర్మించిన అక్కమ్మ దేవతల ఆలయంలో శనివారం అక్క దేవతల నామస్మరణ మార్మోగింది. అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ట చేసి 41 రోజులు పూర్తి కావడంతో పురోహితులు పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. గ్రామం సుఖశాంతులతో సుభిక్షంగా ఉండేలా చూడు తల్లీ అంటూ గ్రామస్తులు అమ్మవార్లను వేడుకున్నారు. అనంతరం అన్నదానం చేశారు.

నేడు టాలెంట్ టెస్టు

కుందుర్పి: గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జ్ఞాపకార్థం ఆదివారం టాలెంట్ టెస్టు నిర్వహిస్తున్నట్లు ఎస్కే చారిటబుల్ వ్యవస్థాపకుడు లెనిన్‌బాబు తెలిపారు.మండల వ్యాప్తంగా 700 మంది విద్యార్థులు టాలెంట్ టెస్టు రాసేందుకు పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. స్థానిక ఉన్నత పాఠశాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ నిర్వహించే పరీక్షకు హాల్ టికెట్లతో హాజరు కావాలన్నారు. ప్రతిభ కనబరచిన 10మంది విద్యార్థులకు ఫిబ్రవరి 5న ప్రశంసా పత్రంతో పాటు జ్ఞాపికను అందజేస్తామన్నారు.

లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి



పోలీసు అధికారులతో సమీక్షిస్తున్న జడ్జి రమ్య

రాయదుర్గంటౌన్: జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని, ఆ దిశగా పోలీసు ఉన్నతాధికారులు కృషి చేయాలని న్యాయ సేవా అధికార సంస్థ చైర్ పర్సన్, జూనియర్ సివిల్ జడ్జి ఎం.రమ్య సూచించారు. శనివారం కోర్టు హాల్‌లో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన పోలీసు అధికారులతో జడ్జి సమావేశం నిర్వహించారు. జడ్జి మాట్లాడుతూ మార్చి 9న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను జయప్రదం చేసేలా కృషి చేయాలన్నారు. రాజీకి ఆమోద్యయోగ్యమైన కేసులు లోక్ అదాలత్‌లో పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులు లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

విద్యుత్ లైన్‌కు మరమ్మతు




కేవీ విద్యుత్‌లైన్‌ను సరి చేస్తున్న విద్యుత్‌శాఖ సిబ్బంది

సాక్షి ఎఫెక్ట్..

కణేకల్లు: మండలంలోని సొల్లాపురంలో ఓ విద్యుత్ స్తంభం వద్ద ప్రమాదకర స్థితిలో ఉన్న 11కేవీ లైన్‌ను ఎట్టకేలకు ఆ శాఖ అధికారులు సరి చేశారు. గ్రామంలోని దేవమ్మ గుడి వద్ద ఉన్న 11కేవీ విద్యుత్ స్తంభానికి టాపింగ్ చానల్ లేక విద్యుత్‌లైన్ డేంజర్ పొజిషన్‌లో ఉన్న విషయాన్ని శుక్రవారం రోజు 'పొంచి ఉన్న ప్రమాదం' శీర్షికతో సాక్షి కథనాన్ని ప్రచురించింది. ఈ కథనానికి ఏపీఎస్‌పీడీసీఎల్ ఉన్నతాధికారులు స్పందించి... వైర్లు ఇంత ప్రమాదకరంగా ఉన్నా... ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారంటూ మండల విద్యుత్‌శాఖ అధికారులపై సీరియస్ అయ్యారు. ఏఈఈ శంకర్‌నాయక్ శనివారం సిబ్బందిని పంపి విద్యుత్‌లైన్‌ను సరి చేయించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకొన్నారు.

ప్రభుత్వ కళాశాలలే ఉత్తమం



ఇంటర్ విద్యార్థులతో మాట్లాడుతున్న డిగ్రీ కళాశాల అధ్యాపకులు

కంబదూరు: ప్రైవేట్ కళాశాలల్లో కన్నా ప్రభుత్వ కళాశాలలోనే విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయని, ప్రతి విద్యార్థి ప్రభుత్వ కళాశాలలో చేరాలని కళ్యాణదుర్గం ఎస్‌వీజీఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు సూచించారు. శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిగ్రీ అడ్మిషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఇంటర్ పూర్తయిన విద్యార్థులు కళ్యాణదుర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాలని కోరారు. ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలో కూడా అత్యాధునిక సదుపాయాలున్నాయన్నారు. కార్యక్రమంలో కళ్యాణదుర్గం డిగ్రీ కళాశాల అధ్యాపకులు డాక్టర్ శ్రీధర్, డాక్టర్ శ్యామ్‌ప్రసాద్, డాక్టర్ రవి శంకర్, కంబదూరు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ చిక్క బొమ్మన్న తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రీయ బాల పురస్కార్ గ్రహీతకు అభినందన



రాగే సూర్యప్రసాద్‌ను అభినందించిన ఎంపీ తలారి రంగయ్య

శెట్టూరు: కిలిమంజోరా పర్వత శిఖరాన్ని అధిరోహించి రాష్ట్రీయ బాల పురస్కార్ గ్రహీత రాగే సూర్యప్రసాద్‌ను అనంతపురం ఎంపీ తలారి రంగయ్య అభినందించారు. అనంతపురం నగరానికి చెందిన రాగే సూర్యప్రసాద్ అతి చిన్న వయస్సులో కిలిమంజోరా పర్వతాన్ని అధిరోహించని విషయం తెలిసిందే. ఎంపీ మాట్లాడుతూ ఏటా అందించే బాల పురస్కార్ అవార్డు అనంతపురం బాలుడికి దక్కడం గర్వంగా ఉందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో పర్వతాలు అధిరోహించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజగోపాల్, జెడ్పీటీసీ మంజునాథ, మండల మాజీ కన్వీనర్ సోమనాథ రెడ్డి, నాయకులు ఎమ్మెఎస్ రాయుడు, తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.

'జగనన్న ఆరోగ్య సురక్ష'కు స్పందన



గలగలలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న దృశ్యం

గుమ్మఘట్ట/విడపనకల్లు/వజ్రకరూరు: గుమ్మఘట్ట మండలంలోని గలగల గ్రామంలో శనివారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమానికి విశేషస్పందన లభించింది. ఈ సందర్భంగా వైద్యులు రమేష్, బాలాజీనాయక్ 424 మంది రోగులకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యులు జ్యోతి, ఈఓఆర్డీ సురేశ్‌బాబు, సీహెచ్‌ఓ మురళీధర్, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. అలాగే విడపకల్లు మండలంలోని గడేకల్లు సచివాలయం-2 పరిధిలో శనివారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. పాల్తూరు పీహెచ్‌సీ సిబ్బంది శ్రీకాంత్ హరిత, ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కరణం పుష్పావతి, సర్పంచు సుశీల, ఎంపీడీఓ శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి సోమయ్య, మాజీ సర్పంచు భీంరెడ్డి, ఎంపీటీసీ ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. వజ్రకరూరు మండలంలోని కొనకొండ్ల ఎంపీపీ పాఠశాలలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో సర్పంచు ఇందిరమ్మ, , వైద్యులు సర్దార్‌వలి, తేజప్రతిమ, ఉమాభాయ్, ఎంపీహెచ్‌ఈఓ గురుప్రసాద్, సూపర్‌వైజర్ నాగశంకర్ తదితరులు పాల్గొన్నారు.

అన్నదాతల సంక్షేమమే సీఎం లక్ష్యం



రైతులకు మోటర్లు, పరికరాలను అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి

కూడేరు: అన్నదాతలకు అన్ని విధాలా అండగా నిలిచి ఆర్థికంగా బలోపేతం చేయాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మండలంలోని ముద్దలాపురం, తిమ్మాపురం గ్రామాలకు చెందిన ఎనిమిది మంది రైతులకు వైఎస్సార్ జలకళ పథకం కింద మోటర్లు, ఇరత పరికరాలు మంజూరయ్యాయి. వాటిని శనివారం అనంతపురంలోని డ్వామా కార్యాలయంలో ఏపీడీ అనూరాధ అధ్యక్షతన మాజీ ఎమ్మెల్యే రైతులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ పంటలకు నీటి సౌకర్యం కల్పించేందుకు వైఎస్సార్ జలకళ కింద ప్రభుత్వం ఉచితంగా బోర్లు వేస్తోందన్నారు. ఈ పథకం రైతులకు భరోసాగా నిలుస్తోందన్నారు. టీడీపీ పాలనలో రైతులు ఆర్థికంగా చితికి పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక వ్యవసాయానికి పెద్ద పీట వేసి రైతులకు అండగా నిలిచారని గుర్తు చేశారు. ఎనిమిది మంది రైతులకు సుమారు రూ.22 లక్షల విలువ చేసే మోటర్లు, ఇతర పరికరాలను అందజేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా రైతులు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ నారాయణ రెడ్డి , వైస్ ఎంపీపీ సుబ్బమ్మ, వైఎస్సార్ సీపీ జిల్లా నేతలు పెద్దిరెడ్డి, మంజునాథ్ రెడ్డి, గోపాల్ రెడ్డి, ఎర్రిస్వామి , మధు, నారాయణ స్వామి , కదిరిప్ప, డ్వామా సిబ్బంది పాల్గొన్నారు.

అంజన్నకు అభిషేకం



అలంకరణలో నేమకల్లు అంజన్న



బసాపురం ఆంజనేయుడు

బొమ్మనహాళ్/కూడేరు: బొమ్మనహాళ్ మండలంలోని నేమకల్లు అంజన్నకు శనివారం అభిషేకం నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్దఎత్తున స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే కూడేరు మండలం బసాపురం ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రంలో శనివారం పూజలు నిర్వహించారు. సాయంత్రం మూలవిరాట్‌ను పల్లకీలో ఊరేగించారు.

సజావుగా సర్వసభ్య సమావేశం



మాట్లాడుతున్న ఎంపీపీ మారుతమ్మ

కళ్యాణదుర్గం రూరల్: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఎంపీపీ మారుతమ్మ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాభివృద్ధిపై చర్చలు నిర్వహించారు. ఎంపీపీ మాట్లాడుతూ వేసవిని దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ఎంపీడీఓ బాలాజీ, వైస్ ఎంపీపీలు లక్ష్మీ కాంతమ్మ, హనుమంతరాయుడు, సీడీపీఓ లక్ష్మీప్రసన్న, ఎంఈఓ బాబు, ఏడీఏ ఎల్లప్ప, సచివాలయ సిబ్బంది, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.

చేసిన మేలును ఇంటింటా వివరించండి



మాట్లాడుతున్న సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి

- సీఎం జగన్‌తోనే అన్ని వర్గాల సంక్షేమం
- చంద్రబాబువి చేతకాని రాజకీయాలు
- ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి

రాయదుర్గం: నాలుగున్నరేళ్ల పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన మేలును ఇంటింటా వివరించే బాధ్యత పార్టీలోని ప్రతి కార్యకర్తలు, నాయకులపై ఉందని ఏపీఐఐసీ చైర్మన్, నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి అన్నారు. శనివారం తన నివాసం వద్ద జెడ్పీటీసీ హొన్నే మల్లికార్జున, నాయకుడు బోర్‌వెల్ నాగిరెడ్డి ఆధ్వర్యంలో రాయదుర్గం మండలానికి చెందిన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్టు మాట్లాడారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమన్నారు. దివంగత మహానేత వైఎస్సార్ పేరు చెప్పగానే ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలు నేటికీ గుర్తుకొస్తాయన్నారు. సీఎం వైఎస్ జగన్ పేరు ప్రస్తావించగానే గ్రామ సచివాలయాలు, వలంటీర్లు, అమ్మఒడి, ఆసరా, చేయూత, రైతుభరోసా, విద్యాదీవెన, వసతిదీవెన, విద్యాకానుక, నాడు-నేడు, గోరుముద్ద, ఇంగ్లీష్, డిజిటల్ చదువులు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, సున్నావడ్డీ, జగనన్న తోడు ఇలా అనేక పథకాలు స్థిరంగా ఉండిపోయాయన్నారు. రాజకీయాల్లో 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్ల పాటు సీఎంగా ఉండే చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఒక్క పథకం లేదన్నారు. ఆయన పాలనంతా పెత్తందార్లకు కొమ్ముకాసేలా వ్యవహరించాడన్నారు. తాజాగా పొత్తుల ఎత్తుగడతో చేతకాని రాజకీయాలకు తెరతీశాడని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో టీడీపీ, చంద్రబాబు శకం ముగిసినట్టేనన్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా చంద్రబాబు ను ప్రజలు నమ్మబోరన్నారు. 175 కు 175 నియోజకవర్గాలు 25 కు 25 ఎంపీ స్థానాలు గెలిచితీరాలన్నదే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని గుర్తుచేశారు. నంతరం మెట్టును గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఖోఖోలో విజయం



ఖోఖోలో విజయం సాధించిన ముద్దినాయనపల్లి జట్టు

కళ్యాణదుర్గం రూరల్: ఆడుదాం ఆంధ్రా క్రీడల్లో భాగంగా శనివారం నియోజకవర్గ స్థాయి ఖోఖో పోటీల్లో కంబదూరు బాలికల జట్టుపై ముద్దినాయన పల్లి జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా ముద్దినాయనపల్లి బాలికల జట్టుకు పలువురు ప్రశంసించారు. కార్యక్రమంలో నియోజకవర్గ కోర్డినేటర్ చల్లా కిరణ్, పీఈటీ మురళి తదితరులు పాల్గొన్నారు.

కూలిన టీడీపీ కటౌట్



'రా కదలిరా' సభా వేదిక ఎదుట కూలిన కటౌట్

ఉరవకొండ: స్థానిక అనంతపురం బైపాస్ వద్ద టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రా కదలిరా సభ వేదిక వద్ద టీడీపీ నాయకులు కొందరు అత్యుత్సాహంగా ఏర్పాటు చేసిన రెండు భారీ చంద్రబాబు, పయ్యావుల కేశవ్ కటౌట్‌లు సభ ప్రారంభం కాకముందే కుప్పకూలాయి. కటౌట్‌లు కూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అలాగే రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన పలు ఫ్లెక్సీలు గాలికి ఎగిరిపోవడంతో తమ్ముళ్లు తీవ్ర నిరాశ చెందారు.

నేడు నియోజకవర్గ స్థాయి సమావేశం

కళ్యాణదుర్గం/శెట్టూరు: శెట్టూరు మండలం కనుకూరు గ్రామంలో ఆదివారం నియోజకవర్గ స్థాయి వైఎస్సార్‌సీపీ సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీ తలారి రంగయ్య కార్యాలయం శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. మధ్యాహ్నం 2.30 గంటలకు సమావేశం జరుగుతుందన్నారు. ఎన్నికల నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన 'సిద్ధం' కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు కార్యాలయం తెలిపింది. అన్ని మండలాల కన్వీనర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు అనుబంధ సంఘాల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరుకావాలన్నారు. అలాగే శెట్టూరు మండలంలోని శెట్టూరు, చింతర్లపల్లి, అయ్యగార్లపల్లి, పెరుగుపాళ్యం, కనుకూరు, అనుంపల్లి, ములకలేడు, తిప్పనపల్లి గ్రామాల్లో ఆదివారం ఎంపీ తలారి రంగయ్య పర్యటించనున్నట్లు జెడ్పీటీసీ మంజునాథ, ఎంపీపీ లక్ష్మీదేవి, కన్వీనర్ శివన్నయాదవ్ తెలిపారు.

మొక్కల పెంపకంతో పర్యావరణ పరిరక్షణ

రాయదుర్గం రూరల్: ఇంటి ముందు, గ్రామంలో ఉన్న ఖాళీస్థలాల్లో విరివిగా మొక్కలను పెంచి పర్యావరణాన్ని పెంపొందించాలని ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు అవగాహన కల్పించారు. స్థానిక కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీకళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో మండలంలోని బీఎన్ హళ్లి లో శనివారం మూడోరోజు ప్రత్యేక శిబిరం నిర్వహించారు. రోడ్లు, పరిసరాల్లో వ్యర్థ పదార్థాలను తొలగించి, చెత్తను ఊడ్చి శుభ్రం చేశారు. అనంతరం మొక్కలను పెంచడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు దొడ్డ నాగప్ప, నారాయణ, రామకృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు.

విద్యార్థుల శ్రమదానం

కుందుర్పి: కుందుర్పి జూనియర్ కళాశాల విద్యార్థులు ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాంలో భాగంగా రెండోరోజు శనివారం కరిగానిపల్లి-అపిలేపల్లి గ్రామాల మధ్య కంకర తేలిన మూడు కిలోమీటర్ల రోడ్డుకు శ్రమదానం చేసి గుంతలు పూడ్చి రోడ్డును బాగు చేశారు. ఆదివారం రోడ్డుకు ఇరువైపులా 200 మొక్కలను నాటుతామని ప్రోగ్రాం ఆఫీసర్ ఉమామహేశ్వర్ తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి, అధ్యాపకుడు నాగరాజు, జెడ్పీటీసీ రాధాస్వామి తదితరులు పాల్గొన్నారు.

వలంటీర్ పోస్టులకు రేపు ఇంటర్వ్యూలు

రాయదుర్గంటౌన్: పట్టణంలోని వివిధ సచివాలయాల పరిధిలో ఖాళీగా ఉన్న 8 వలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సోమవారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జ్ కమిషనర్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్‌లో ఉదయం 11 గంటలకు జరిగే ఇంటర్వ్యూలకు అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలు, జిరాక్స్ కాపీలతో హాజరుకావాలన్నారు.

'సదస్సు జయప్రదం చేయండి'

రాయదుర్గంటౌన్: విజయవాడలో ఈ నెల 29న నిర్వహించే వాయిస్ ఆఫ్ యంగ్ ఇండియా సదస్సును జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి కొత్రేష్ కోరారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద సదస్సు కరపత్రాలను ఏఐవైఎఫ్ నాయకులు విడుదల చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయడానికి, విద్య, వైద్యం, ఉపాధి హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా హక్కులు కాపాడుకునేందుకు సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు యోగేంద్ర, తేజ, రాజు, వంశీ, శివ, భగవత్ హరి, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.

కేశవ్.. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా?



రోడ్డు నిర్మాణ పనులను పరిశీలిస్తున్న ప్రజాప్రతినిధులు, నాయకులు

ఉరవకొండ: ఎవరి హయాంలో పట్టణాభివృద్ధి ఎక్కువగా జరిగిందో చర్చకు ఎమ్మెల్యే కేశవ్ సిద్ధం కావాలని ఎంపీపీ నరసింహులు, సర్పంచ్ లలితమ్మ, పార్టీ మండల సమన్వయకర్త మూలగిరిపల్లి ఓబన్న సవాల్ విసిరారు. శనివారం రూ.40 లక్షల వ్యయంతో స్థానిక గుంతకల్లు రోడ్డులోని గ్యాస్ గోడౌన్‌కు వెళ్లే రహదారి నిర్మాణ పనులను ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పరిశీలించారు. పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు బసవరాజు, కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ గోవిందుతో కలసి వారు మాట్లాడుతూ 25 ఏళ్లుగా అభివృద్ధికి అమడదూరంలో ఉన్న ఉరవకొండ పట్టణంలో రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు ప్రస్తుత ప్రభుత్వ హయాంలోజరిగాయన్నారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి కృషి ఫలితంగా రోడ్లు, డ్రైనేజీలు, ఫిస్టన్ ట్యాంకులు, పైప్‌లైన్ నిర్మాణాలు పనులు పెద్ద ఎత్తున నిర్వహించారన్నారు. మల్లేశ్వర థియేటర్ పక్క రోడ్డుకు రూ.40 లక్షల వ్యయంతో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టామన్నారు. టీడీపీ హయాంలో పట్టణంలో ఇలాంటి అభివృద్ధి పని ఒక్కటైనా జరిగిందా? చెప్పే దమ్ము ఉందా కేశవ్.. అని వారు ప్రశ్నించారు. కార్యక్రమంలో జేసీఎస్ కన్వీనర్ ఆసీఫ్, కోఆప్షన్ సభ్యుడు సలీం, నాయకులు జోగి భీమా, నిమ్మల వెంకటరమణ, కాసుల ఆంజి, వేమన్న, పచ్చి రవి, హనమంతు, అమర్నాథ్, యూసుఫ్, అంజి, విశ్వనాథ్, ఓబుళేసు, శర్మాస్ తదితరులు పాల్గొన్నారు.

విధులకు డిజిటల్ అసిస్టెంట్ గైర్హాజరు

వజ్రకరూరు: మండలంలోని గడేహోతురు గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న డిజిటల్ అసిస్టెంట్ హర్షవర్ధన్ ఈనెల 25 నుంచి విధులకు హాజరు కావడం లేదు. గడేహోతురు, పొట్టిపాడు గ్రామాలకు చెందిన పలువురు మహిళలు పింఛన్, క్యాస్ట్, ఇన్‌కమ్, ఇసుకస్లాట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు శనివారం సచివాలయానికి వచ్చారు. డిజిటల్ అసిస్టెంట్ లేకపోవడంతో వారు వెనుతిరిగారు. వారు మాట్లాడుతూ మూడురోజులుగా తిరుగుతున్నామని, డిజిటల్ అసిస్టెంట్ అందుబాటులో లేకపోవడంతో పనులు కావడం ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేవిషయాన్ని గ్రామస్తులు సర్పంచు సురేంద్ర దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఆయన ఎంపీడీఓ విజయలలిత దృష్టికి తీసుకువెళ్లి, డిజిటల్ అసిస్టెంట్ విధులకు హాజరయ్యేలా చూడాలని కోరారు. ఎంపీడీఓ మాట్లాడుతూ సెలవు పెట్టకుండా గైర్హాజరైన డిజిటల్ అసిస్టెంట్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

మహిళపై దాడి కేసులో నిందితుడి అరెస్ట్

బ్రహ్మసముద్రం: మండలంలోని పాలవెంకటాపురం గ్రామంలో శుక్రవారం మహిళపై విక్షణారహితంగా దాడిచేసిన ఘటనలో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ పరుశు రాముడు తెలిపారు. నిందితుడు నటరాజ్ ను శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.